GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Paper Mss.
3	Bundle Number	TEL B 0588
4	Work Number	D 2551
5	Page No (From... To)	1 to 61
6	Name of the Work	BOBBLI KATHA
7	Subject	BOBBLI

TEL. D. NO.
25551
B. NO. 588

[illegible]

...స్థలివారి వృత్తాంతమెల్ల ... [illegible]

... [illegible] వుడు దియించెను సంస్థా...

...వెంగళ... [illegible] మధ్య ... [illegible]

[illegible]

[illegible] ... బ్రాహ్మ...

[illegible]

[illegible]

[illegible] ... దువుల

[illegible] ... దించెను [illegible]

[illegible] ... లావున్న [illegible]

[illegible]

[illegible] ... నుని ... [illegible]

[illegible] ... దించెను [illegible]

...దించెను [illegible]

...దించెను [illegible]

[illegible] ... గులు

[illegible]

D.No 2551
B.588
D.2551

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

బా[illegible]

32 బంధా[illegible]

వెఱవా[illegible]

వర[illegible]

దేహాంతోకై కలవ్రాలు [illegible]

33 సారుంధ్రోరారెడ్డి నాంయిదె చదురుకు[illegible]

ఆవేనకాలక్ష్మ మన్నా [illegible]

పదరు[illegible]దమా[illegible] మనసా[illegible] దరుబాంగు

రెడ్డినాంయిదు[illegible]రుంధ్రోరా[illegible] కనారు

34 సన్నెవి [illegible] నుతప్పురా[illegible] మేమాను

రాంమబిలుకలా[illegible] మనా[illegible] నదురుపెళ్లినారు

వప్పివెనరా[illegible] నదరుపళ్లినారు

బాంతకి[illegible] యిప్పుకె చదురుపళ్లినారు

35 నాలుగొంచలాం[illegible] యిన చదురుపళ్లినారు

సల్లాంకై సల్లారెడ్డి [illegible] కొసిద్వారగారు

[illegible] యినలాం[illegible] యినలా[illegible] గారు

వంగి మ[illegible] కొసిరివే [illegible] ద్వారకా

36 చదురువి [illegible] రుద్వారుచా[illegible] కా

[illegible] ద్వారగారు

[illegible] ద్వారగారు

[illegible] తంధ[illegible] తవవేసా

[illegible] పెంతకా[illegible] వేసా

[illegible] తప్పి[illegible] నారు

[illegible] ద్వారకేమి

[illegible] నా[illegible] రేమా

[illegible] వెకాలపవి[illegible]

[illegible] పరవా[illegible] చె [illegible] నారు

[illegible] రెడ్డినాం[illegible] బాలు చదివిరిగా

చదువుకొనె [illegible] మా

37 [illegible] సిరిలక్ష్మ [illegible] మా

[illegible] చెలువా

[illegible] వెలాయయానా

[illegible] పలకు [illegible] గవేసిరిగా

[illegible] ద్వారగారు

చెబి[illegible] లన్ని [illegible]

[illegible] ద్వారగారు

[illegible] నారు

38 సారుంధ్రోరారెడ్డి నాం[illegible]

[illegible] లన్నికేలపా[illegible]

తెలసా[illegible] లన్నా [illegible]

[illegible] తెలుగా [illegible] సా

[illegible] ద్వారగారు

[illegible] లక్ష్మమనేదిగెను

[illegible]

౧౩ నా[illegible]నారాయణ[illegible]

[illegible] రాజులు

[illegible]

[illegible]

౧౪ [illegible] లక్ష్మమన్న [illegible]

[illegible] మల్లి [illegible]

[illegible] నాయకరూ [illegible] రాయుడు

[illegible] ల్లకిత [illegible] మున్నదే [illegible]

౧౭ [illegible] పల్లికి తగి [illegible]

[illegible]

[illegible] లక్ష్మ [illegible] వింటకొనె [illegible]

[illegible]

౧౮ [illegible] లక్ష్మమన్న [illegible]

[illegible]

[illegible]

[illegible] నెలవరి నీవు లక్ష్మమన్న [illegible]

౧౯ [illegible] తేరుసు [illegible] వున్నాను

[illegible] లక్ష్మ [illegible]

[illegible] లక్ష్మమన్న [illegible]

[illegible] సఫలము [illegible]

౨౦ [illegible]

నే చెప్పినట్టు [illegible]

[illegible]

[illegible] దింథవా

[illegible]

[illegible]

[illegible] గడన [illegible]

[illegible]

౨౧ [illegible]

[illegible]

[illegible] మొలలు [illegible]

[illegible]

౨౨ [illegible]

[illegible] అన్నతమ్ము [illegible]

[illegible]

[illegible] గతెలియు [illegible]

౨౩ [illegible]

[illegible]

[illegible] వెరుగనె [illegible] సుస్తైతే [illegible]

[illegible] వెరుగనె [illegible] సుస్తైతే [illegible]

౨౪ [illegible]

[illegible]

[illegible]

[illegible]

4

౨౫
ఉ—ంపసారాందర [illegible] ఖ [illegible] యికే ప్పైసమాపిప్పైరి

వా—ంనే [illegible] గవ మెశ వ పృ నం జే ప్పై—ం

నప్పిలిలన్నా పిల్లం గొ—దే—ంధుగ మె—వంగ

సుర్రాభిమా—ంవంర ం వై తే సుఖలు వే పిరిగా
౨౬
వయ—ందున్నలి తే బి రియు ం వ ఫ్లా—గ స్టా [illegible]

విపిరంం వే వ నే ప్రవత తే మె—న్లో వేడుయుయి

మె—ంప లొ వల—ంవ బి వమౌసు [illegible] —ంతిరు వుతి వుపారామా

స దంర కృ్పమె ఖై ఖుర్వ మెవా యదుర్తితే సుకొనే
౨౭
వలంధనా రా—ంసినా—ఖుమా—ంన దుకుతే [illegible] నే

ఖు—ంతఫితి ఖుర్ధాం యిపె ప్పైతే న [illegible] సు—నే

బంగా—రంపు—ంవా—ం పురా—ంయునే న దురుతే సుకొనే

నే ఘవా—యులు—ంసి వంగులప్పూదవ ప్పైతే సుప్పే
౨౮
ద రితపు నెప్పా—ంవా—లతెల్లో నె వొయిఫుది రిఫా—ంధు

గొ—ంవింద ఫుఖిగొ—ంధి [illegible] —ంఖులెబినా

మెంగలఖ్యారిమా—ంజే వే లన్నా [illegible] ంలపెప్పై లొ నూ—

పు—లప్పైరి ఘ—ంజే వే లన్నా శన గవా [illegible]
౨౯
శ వ గవా—ంఖవ ము—ంజే వే లన్నా కొవ తా్నీ రిగా—ం

పా పర్ని సూ—ంజే వే లన్నా పెను గాంద—ంలొను—ం

పెను [illegible] వే లన్నా [illegible] పు—ంతిలొ నూ

తా [illegible] —ంజే [illegible] గా—ంధువ్వు వేయు లొను
౩౦
దుర్మి వె యిం సతె—రుసు [illegible] యూ నె వియువ్వ్మి నంరా

పె—ంరువె సిమూరిమా [illegible] ప్పైరు—ంఖు—నే దొర [illegible]

[illegible]
ఖు—ం [illegible] రు [illegible] వపొరు

సు [illegible] తల [illegible] వెంకో ప్రామా—ంఖుమరి [illegible]

—ంసి లుమరి ఖు మయ [illegible] —ంతి గపరి ఫించు

దురునా [illegible] వ తె వే యియంచి రి దె రా—ంగపలనూ

[illegible] నశరి ప్రా—ంసి లుతీ రు గ [illegible]

[illegible] —ంగానే శల్లుల—యసూ—ంరా—ంయు—ంతికే మా—

—ంతి [illegible] తకవే వసున్నాన్ని లవెం క్న (ప) [illegible] —ంఖు

క ఘ్ని కమ్మిమ రివసు [illegible] రుమ నె [illegible] ంబలుగా—ం

[illegible] —ంతితి పెనక్కర—ంఖు—ంశ [illegible] వివ్వినా—ంధు

శరా—ం [illegible] ప్పినా [illegible] గా—ంవెంక్న (ప) మూ—ంఖు

[illegible] వ [illegible] —ం [illegible] పప్పుగా—ంస దుర్మ వుంచిరిగా—

వల [illegible] నా—ంసినా—ంఖుద్మా—ంసదర్మ రివప్పా రు

ఖు—ంతిప్పి ఖుర్మా—ంయివప్పు—ంసహ్మా దింప్పె—ంఖ

బంగా—రంపు—ంవా—ంపురా—ంన్నగా—ంన దురుపెర్ని నారు

సవా—ంతుల—ంసివంగులప్పుడు సదం ర్మ వ [illegible] రిగా—ం

[illegible] —ంరు—ంవా—ంయి—ంయు—ంప దుర్మ [illegible] లొ దే

సలా—ంజే సల్లా—ంజే యు—ంసి దరగా—ంరు

శసలా—ంఘులగా—ంరుశా—యిపె తి లి పరా—సుకా రవెమా

సలా—ంమఖుచా—ంయి సలా—ంమఖచా యిత్రి నా [illegible] —ంయి

శఫా [illegible] సలా—ంమఖ [illegible] యి సలా—ంమఖ వి రక ప్ర మూ—ంఖు

సంగిమా [illegible] ఖుని వ [illegible] యి తె సిరి [illegible] రావు

[illegible] —ంగ మూ—ంచే [illegible] వప్ప [illegible] (ప) మూ—ం [illegible]

[illegible] ... [illegible] ... Bray ... [illegible]

[illegible] ... travel east ... d, will go ... [illegible]

As [illegible]

[illegible] as [illegible] will come Hyders force

must go ... with your [illegible] as far as

Catagongs in Baliaga

[illegible]

[illegible]

[illegible]

7

[illegible]

11

[illegible]

[illegible]

౧౧౦ [illegible]

[illegible]

౧౧౧ [illegible]

[illegible]

తెలుగ్గ్రంథగ ... [illegible]

తెంపురి ... [illegible] ... మేము

౧౨౦

తా ... [illegible] ... దునుంతా ... [illegible]

... [illegible] ... గుంతా లప్పు ... [illegible]

... [illegible] ... గుంతా లప్పు

... [illegible] ... పల్లకి ... [illegible]

౧౨౧

... [illegible] ...

... [illegible] ...

పర సువార్త పర మ ... [illegible] ... లప్పు

... [illegible] ...

... [illegible] ... గుంతా లప్పు

... [illegible] ...

... [illegible] ... నారు

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ... నారు

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ... నారు

... [illegible] ... నారు

... [illegible] ... నారు

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ... గుంతా లప్పు ... [illegible]

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ...

... [illegible] ... లంపినారు

... [illegible] ... లంపినారు

... [illegible] ... లంపినారు

... [illegible] ... లంపినారు

... [illegible] ... లంపినారు

... [illegible] ... లంపినారు

... [illegible] ... లంపినారు

అయివం[illegible] ... లవారు [illegible] కనిగిరి [illegible] లోనూ

[illegible] ... వారు [illegible] లోనూ

[illegible] ... వారు [illegible] లోనూ

[illegible]

[illegible] ... లోనూ

గుడిపల్లె వారు [illegible] లోనూ

[illegible] ... లోనూ

[illegible] ... లోనూ

[illegible] ... లోనూ

[illegible] ... పురము లోనూ

[illegible] ... పురము లోనూ

[illegible] ... [illegible]

[illegible] ... నల్లచెరువు [illegible]

నల్లచెరువు వారు [illegible] నగరము

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ... వారు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ... నగరము [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

విజయనగరము [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

17

[illegible] మురిగెల గడవ [illegible] నువిశె రాముణాఖు

[illegible] రువెలరూ [illegible] యుణ్ణు [illegible]

[illegible] ఖిపా న మూని దేసు మూ లక్ష్మ మన్న విన్నప [illegible]

ప [illegible] లుమూ కుంతె [illegible] దువ్వా [illegible]

మూడే [illegible] వెదబ్బ వేదుగా దువ్వా సిలక్ష్మ మల

[illegible] పాములచె వ దేశమె దూ విదిపొ లుణా [illegible]

[illegible] మన్నా లవా రువతె [illegible] గ [illegible] లెదు

[illegible] లూ మన్నా మన్నా [illegible]

[illegible] తి నతె వమ్మ లుతె సుకవెం [illegible] తా లు

[illegible] ందువె తనెగూ లకొండకె రాకపూ [illegible]

[illegible] బద్ద మన్నా లూనె వనా [illegible] సుగా బా

నె [illegible] కరయు [illegible] తుమాల వెరవ [illegible] తుకళింగా వద రాబా

[illegible] దరుబ్బింగు సాదగ్గెర వవె [illegible] దువ్వా సిలక్ష్మ ములు

[illegible] రుమా [illegible] లనె రా [illegible] బెప వదెను

[illegible] రా [illegible] బులుగా [illegible] కమా

నా౦లుపెల్ల రుూ౦వా౦ [illegible] నా౦వా౦ రు ఖి౦గూవా

ము౦మూ [illegible] లు [illegible] ౦చు౦ [illegible] ౦వా౦ద గ౦ఖు౦గు

జ తి ౦రుబతీ౦ [illegible] వా౦వెర వ భూ [illegible] వా౦ [illegible] ళి౦గ మూవా౦భూ

కేవ్ర [illegible] రవా౦ రము౦ [illegible] ౦ [illegible] రమ్మ ని రి

[illegible]

[illegible] ము గఖ్ఖిలుబు

[illegible] బాల్లి [illegible]

బాప్పివిపెవ ములర ళి౦గపువ ములనేనే క దూతా

చా౦ [illegible] తుపె [illegible] ౦మూ౦వా౦ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

18

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

14

[illegible]

19

[illegible]

[illegible]

[illegible]

20

[illegible]

కంగరం గవే [illegible] గము తిం [illegible] రయుడయున్నారు
[illegible] మరి [illegible] రం బడిప్పవే [illegible] గతే సిరిగా
దడతు బ[illegible] రతెడ వ[illegible] [illegible] డరు
[illegible] చంద్ర[illegible] లలా [illegible] గవ [illegible]
[illegible] వెలపదాం గ[illegible] [illegible] వయుడిడుగ [illegible]
[illegible] అన్నన్న [illegible] గారు
[illegible] చివాం రుద్రా [illegible]
[illegible]

...త్తరసారణ్యాని వా దుర్గ పిలిపించి

...వ్వు నాడే నిండిన ... రయ ... వెల వఖ్హారాలు ...

పరువెళ్లి ... తల గాని లోపులు బ్రాహ్మలు తెలగాలు

తెలగాలు తంపే దైన వాండ్లు ... లారా మూడు

అప్పరాలవారి నిబంధి వారి నె ముత్తాలవారి

నె బి మ ఖ వారు శిరసా ... వా ... దుర్గ పిలిపించి

[illegible]

[illegible]

[illegible]

29

[illegible]

[illegible]

స్తు నియిట్టి వదర వా॰రులో బు॰సి గాళ్ళ వెట్టుంబల
[illegible] వ॰దా॰సున పు నే ళ్ళ॰బ ॰బవెళ్ళ॰ను
నె మెలవి॰దా॰పి నిపి పి ళ్ళ వెమ న్నె గ వ సదుర్భ కొల్ల వి
మొలలకు వున్నావు॰లకా॰రు వేసు॰రకతువ్వ వేసా॰యి
లడా॰లలు బాలకేల్ల మితీ ర బు॰సి
సదుర్భవున్నావా॰దరు ఇంగంగారి గరవ గానేనూ
అక్కా॰యిపా॰యిసులమలుకా॰బష్టిరా॰బుకులాం॰రుగా
రా॰బుకువంగని యిస్తులమలువుంద్దె మనమే కొల్లా॰వె
మనకంలాం॰గని యిసులమలువుంద్దె రా॰లు కొళ్ళా॰వె
మమ్ములకొరి తవు॰రె బ యిస్సా॰పె రెమన్నారు
మిమ్ములకొరి తెగి॰లకొందకై మసు॰రు వుంఖుంది
దివా॰కొమ్ముద్దె మిలవా॰సుపా॰ంలు అరిత వె విస్సు నవు
అల॰గున్నైతే పతా॰సువా॰రవా॰రా॰లుంచే మా॰
వా॰[illegible]మా॰దా॰రా॰వునే పదిలమయి వుస్సుంది
లా॰ వినా [illegible] ॰వన్నెంధువా॰రా॰లోగి రదా॰యిలదెర
యేదుమచె తమిసెపా॰రా॰లుంత్తె యెలమువిద్దు నవు
యెదుగు గ దున్నెవా॰రా॰లుంపె నె యెుంప లేక్సెపా॰ది బు
దా॰ల్లు॰నా॰వంటియె వె॰వా॰ళి గా॰దిలగా॰వే
షరా॰రిగి రచా॰ల్లుగనా॰దు॰యెుందరుమతి గె రు
యి ంధులో గుయేసా॰దా॰లుయా మమ్ములభాపే ర
రెపులో క్కా॰ల॰దిచి రెకెను॰ంని బందివా॰రెకె
ను॰గును॰గువి॰రిా॰లుపా॰రుగా॰నరా॰లుంతికారవేమి
రెపులో అనగా॰మియెక్కి కేలా॰గయి॰పివి బిక్షూనవచ్చె రె

షు॰నయి॰ంలంయెత్తు రెపారి కొరధియెమురె
దా॰మర॰వురా॰మంపా॰వా॰రు గ రు మిళా
యి॰పెలగుప్పె వె వసత్రిభరి తెలవా॰దిధ నె॰
[illegible] ॰రలిగుద్దె వంద బెల్లురె గపై॰ర్లనె వి॰
ను॰యిచె వారిసే కలగర్బ్బా॰రుదర॰రా॰లయా॰ను
పన్నెండువా॰రా॰వార గవారిబెనె॰పత్తా॰లరా॰వయాదు
వా॰రా॰లన్నెగరుయిమ్ముద్దిరి దేరా॰పిబంకి ని
రకెంబప్పల॰మి॰ంపెబ్బు॰గా॰వా॰లకెనా॰దు
పడా॰లరా॰వుయదుగురా॰నియెక్కినవా॰రిధి శెను
[illegible] ॰దనెనా॰లు గొందల॰తెల్లవా॰దిత్తెగా॰
అరువందల॰నెపగా॰రుత్తా॰మంగా॰త్తెనా॰రలు
ము॰వెందవబగి॰వెందాపా॰వా॰లకెనా॰గిలు
రా॰మరా॰వురా॰మంపా॰వా॰రు॰శెతె॰ంయి తువసుంది
ల॰ంపివి యుపా॰ద్దున్నావయిస్సాయె దుకె॰ంలొయి
రంతవెంపురి నా॰రవి వెం మెదరివెం॰రెంబరి వెవా॰తె చె రి
ము॰దెమువొంది విగా॰దెంవ్వా॰న్నాశివెవా॰యెదువెంతా
కెతగలవిట్టి తా॰ంకొ ంనెవచ్చెను॰
రనవా॰ంవ మన్ని గా॰రంగా॰రా॰యెదుకొ॰యెరురు గప్పె
రా॰రు॰నులని వా॰ర్తలు వెప్పంతయిస్సుబా॰వదర్శా॰వు
వల్లలనివ్వా॰ర్తలుకొల్ల బి॰నుగా॰యిట్టునె మన్నారి
రా॰రు॰ంపి॰లయినవా॰రు బల్లిగాస్సె॰ంవర్తా॰యిడా
త్తా॰రపల్లి గవ్వనె నా॰పుయిరా॰రగా॰రా॰లనయాదా॰

[illegible] నిత్యం ప్రినా తుగా ప

న[illegible] లంచ వయిదినా [illegible] దరుకు

[illegible] యిన్న చి ప్రిలి [illegible] నవా [illegible] విశేర మరా ఖి

అందుకునిత్య యేమనవ[illegible] వశరేరా వ

నే నుచదురుకొ ధనే వొడుబునశ[illegible] [illegible] రిణా సు

నేవు బా లనివరా పలుత్తిరివ[illegible] వా బా లని వుధ్రోత

నే ను బా లనివరా పలుల్లాదవే [illegible] రంగా రాయుడా

చదవరువిరా ధనే వొడుమునశ[illegible] మ కిల దినా న

అనలం ఖ్యతురవా వెళ్లి తిరి [illegible] చదువు నుగా

వర సువా [illegible] నువా వా వెనక [illegible] గినా తు

ము నము [illegible] పొడు గునాధ [illegible] సినా [illegible] లువదల

యిప్పుడు నేవన్ని [illegible] వుండ వయసు [illegible]

రంగారా యిశవా [illegible] దేవి మ్మల వ్య

అవులుంమదే వేదా బావల్లి [illegible] రాయుడు

నే [illegible] యిన్నదురా నే ధర్మ యీయుడా యిమ్ము [illegible]

ఘనకు [illegible] గాలమీదా పుతువ్వె [illegible] వేలు మ్మల వ్య

అంత రేకేని వశ్చ [illegible] సినా [illegible]

యిబావా [illegible] తిశారే పురా తి కొ మరగాము సిద్ధము గా

కామరుడినా వెంకట [illegible] పుసంతె బచ్చి [illegible]

కొమ [illegible] సుందరమ్మ నా చేత [illegible]

[illegible] తుంగి దునా దుఃఖి పత తదే దేవి మల్లి వ్య

నా యిసునమా యింతా నా యెలపుతితివే దురే [illegible]

[illegible] పత [illegible] యందు [illegible]

[illegible] లంమ్మ [illegible] పున [illegible]

[illegible] రతనవా [illegible] లువే పుగా [illegible] దునే [illegible]

[illegible] నేలు చా [illegible] కొదుమ్మ చే పిస్తే నేవి

[illegible] రి ఫిశే లుచా [illegible] కొదు [illegible] పుత్ర [illegible] యునే మ

[illegible] తుగం [illegible] తునా దుఃఖి పత తదే దేవి మల్ల మ్మ

రంగారా

[illegible] శ్రీ సంవత్సరా [illegible] యిశవచే [illegible]

[illegible] గవుంది [illegible] వెంకటా [illegible] యునిశచే [illegible]

[illegible] తులు [illegible] మరి [illegible] రంగా [illegible] రాయుడా

[illegible] గుసుంతె [illegible] యుననేను

[illegible] తత [illegible] చే [illegible] నే వెంకట [illegible]

[illegible] పల [illegible] అద్రుష్టము [illegible] వతరు [illegible] వే [illegible]

[illegible] వుంత [illegible] సంపన్నము [illegible] తినక [illegible]

[illegible] రంగా [illegible] తెలిసిరెండు [illegible] వెంకటా యుడా

[illegible] పున్నా [illegible] బురెల్లు [illegible]

[illegible] నరత [illegible] యుము [illegible] వెంకటా యుక్కి

[illegible] సిపుష్ప [illegible] దేవి మల్లి వ్య

[illegible] యెలమప్రార [illegible]

[illegible] రు [illegible] తులసి వయిక్కి [illegible]

[illegible] అందరా [illegible] తులసి వయిక్కి [illegible]

[illegible] మన [illegible] తులసి యిక్కి

[illegible]

[illegible] వెంకట [illegible] యుక్కి

...ర్తులన...

తిరుమల దేవా శ్రీ వెల్లనా దేవ మల్లంమ్మ

వరణా లసుంధర చ్చిగా రరినేవా చిదుర్తి పిలుపించె

వేవా నరవ నరఖా బులువా రయా తరణానా [illegible]

ఖాబులతో పలంపెపునివా మునుదేవ మల్లంమ్మ

షా సవా బవా రాల్యా రణా శం పుష్పలనరుంచి

నేను తెలా దబుత్తినా తెల నునుపమారావి క్షేరా ము

అన్నైదసనిసు లనమ్మితి అన్నలప్పక్షారశా రు

నేను రలుత్తినా నుగా నా వరకమా లు బావి శేరా వరాబు

వేసూపరి గినా నుగా బా బిలిపేమి పు లాత గుతుమా ఛన్నే మ

బాత్తినెని రవ విజే నగరమున విబుంతుందలయా

లయా రవా వట్టి సుంధలయి రహా ద్దు మా శఖగావర రాబా

నా వ్తి ఖమత్తేలు నశగలవమ లన్నలప్పక్షారగా రు

నా రవి తెదూ ఖులయవేకు చెద్దెలా వి ఖా మరాబా

నేతా వె తేరూ ఖులయని విపినవేరి జగతినిపు ల్లిబంది

చేరలురవతేళునసుప్రుకురారమపంపేంబు మ అన్నలప్పక్షార రాబు

బొత్తివిదేవమునిలవా వి ప్పు పు సవా బురా బు

నేవర్త నతే రుత్తి రియుబా మవ అన్నలప్పక్షార రా రు

అంతా నా రి చా నితే వేములవస్తవిక్షే రా మరాబు

నా పుత్తింతో రు దా మెట్టివా రూ లుత్తి నరవతుందె

అరవారె వరతునయిలయిబె వెలమా రక్తే నేను

...పత్త మల్లంమ్మకెదుఖ నా యందుర్కారఖితపరు

... [illegible] ... రుప గా రా

పేనిమిఖా నినిబిరపత్తి తనేరా ఖా తెయల్లంపొర

పి వీ లొ లొవల ఖా బులయవా

ఆఖా బువా వ అర్థా లా చేశిన్ని నా రు

గుబుకెవెశలాకు న్నై న్నిదు రశం గపుదరా ఖా

మల్లంమ్మ ఖా బులంపనేచెతి రెన్నినా రు

మల్లంమ్మదేవి ఖా బులకుచేనగనె రంత మ తరా

లవిన రను బా బులుచించెని

ఆ సరసనున్న గురా లక్ష్మన్న దేవుని పిలిచెను

వి రన్నా వినమునా దా లర్తమునా దా వితే రా మరా బు

ఆ తరా తుపంపె లవిన ఖా బుల అలరించబనెను

మేదినా లు రించ్చి వై

నేను పలుకులు రుకు వింబు బు గురా లక్ష్మన్న

నేను లుగా మా రిశా రా ందేందుమ రుగ బొత్తినిపొత్తె

యేమిందుమా రా సుల వనమా ఖైనా బొత్తేపొతె ఉంత్తెనారా

యేమిందుమా రా రల వరమా రైనా బా బులంపినా రా

నేను వరమా తొత్తెపలతెలుచిగవాత్తె నేను రాశోలుయాబు

వుంఖా రవే పుత్తి పంత్తెపపల్లలయా ను

వా దు రా ములగద్దలు రా తంలునపొత్తెపబారలు బొత్తేపపూరిగూరా నా

పుత్తెమా యుచద్దెలగా యమ్మ వాగపయకైలువేతా

పా లి వా రు మా రస నా వ గవేటి రేనా

[illegible]

[illegible]

[illegible]

రంగా—ర్గాంయుతి శవఘ శ కృష్ణ—శ్రీ శి చక్రినావి

వెంగళా—ంయు వెరువులనేక్షు గదిమింయిశివిన—ంవి

—ంవులక్ష్మ మలపించిగిదిత్తు— దుష్ప శ ఖశవే—ంగాది

తళ్ళిశె—ంవ వరతళ్ళు శంతఖు ధరనిశ [illegible]

త ఖుశె—ంయిలో [illegible] ధవుల్లారుజైశకొ వ [illegible]

చ శకొవయి—[illegible] రాణా—ంబ శ [illegible]

శ్రీవా—లశ—ండ—వ్వనా్రరియు [illegible] శరివా—ంశ్రీస్త్రీలు

వశవివే మలగొళశ్మే [illegible] గామే మనరి

నావునిస్తి శ శ వలి [illegible] రివా—ంశ్రీస్త్రీలు

వెనవని శ [illegible] గవేసిశ శ రివా—ంశ్రీస్త్రీలు

పైంచుపెరుగువెనదువ [illegible] శరివా—ంశ్రీస్త్రీలు

రా—ంతిపిళ్ళ—ంవళ [illegible] శరివా—యస్త్రీలు

రె—ంశ్వ—ంవి [illegible] శ శరివా—ంశ్రీస్త్రీలు

వళ్ళెందెలవా—ంమలవా—ంశలపవుళ్ళవా—ంబు

శ—ంళ్ళు తి సుని రుళ్ళై సా—ంగిరబలవులవి—ందమగా—ం

మణిప సుతునికి [illegible] రువే శరివా—ంశ్రీస్త్రీలు

శు—ంరళ్ళ గుప్పవంశ [illegible] శలవా—ండ్లనేమి—ం

రి—ంరలి మదమనుగుమ్మి నా—ంరుగా—ంవలందులా—ంవళ్ళి

[illegible] గుప్పయి [illegible] శరివా—ంస్త్రీలు

రెండువందల—ంసు—ంబు [illegible] మలకుతలయువదినారు

ము—ండువందల—ంవలదల [illegible] నారుమియినానావి

[illegible] గా—ంవదిరి [illegible]

రమనగమి—ంబా—ంమునే పన్నా కన్నులమా—ంశీమా

[illegible] ధనే వే లువిష్ణు మా—ంధునే పన్నా—ంబు

నె మా—ంను [illegible] రులవి [illegible]

[illegible] పవి [illegible] తమునివినెను

మి—ంనగిరిగా [illegible] వినెనుతి నినా—ంను

[illegible] తవే నిలంతో మునా—ంనే నునా—ండవి

[illegible] తుగళ్ళ శత గునన్న [illegible] విదరవా—ంరు

[illegible] వళ్ళు నె—ంయి శ తవినన్నా [illegible]

[illegible] ంగుల—ంయుద్ధము [illegible] గునన్నిది

[illegible] నిరుయుద్ధా [illegible] గాముని యువ వే వ

రవాళ్లివెమ—ంయి తాపల—ంపుది యునిలవవే వు

[illegible] ర ప్రైర [illegible] మునే పద్దీవా—ంలు

[illegible] నవమ—ంగిం వరపిరంగిలవా—ంలు

[illegible] వళ్ళమ—ంవురిలి విదమ—ంతునా [illegible] వేవింది

[illegible] శ ళ్ళునవరిగు [illegible] గా—ంతి [illegible]

శ గలళ్ళి పుళ్ళ [illegible] దిళ్ళ [illegible] నా—ంది

[illegible] వెరిగు [illegible] గా—ంలి [illegible] గ దూ—ంళ శ

శ గలళ్ళి వళ్ళ [illegible] మనా—ంళ్ళ గదూ—ంళశ

వరన [illegible] వలా—ంనవి—ంబులషరుదా—ంరందళ్లి—ంది

[illegible] లఖరుఖలుకుల గలశశివవా—ంనవైతెను

[illegible] నుపినిన్నీళ్ళు శనిశ రి—ంలఖరుఖలేమి

[illegible] నగుంబా—ంయిను [illegible] సలమంళా—

[illegible]

[illegible]

[illegible]

42

[illegible]

[illegible]

44 47

[illegible]

46

47

48

[illegible]

[illegible]

[illegible]

రా౦ తిధి [illegible] ౦విశా౦వి ర౦గిలబా
వి౦శ [illegible] గు౦డుధు౦వినా౦వి
[illegible] బొఖ్ఖి [illegible] పధా౦ధర మ౦తా [illegible] వితోవా
వా౦తులు ఖుల్లు [illegible] విని నూ౦ర [illegible] యియూర
వా౦ఖులు [illegible] సమా [illegible] మా౦నూ౦యు౦కి తిగాగి
తె౦ [illegible] పలా౦రవిచి మూకలా౦నూ౦యు౦కి తి గగి స
తె౦౦య గవిగి లో వఖుకులు పఖుకు [illegible] రా౦వచిలు [illegible]
వ తు సొర వూ౦నా౦యు గా౦ధ లా౦నే ఖ౦డి తూ౦నూ౦రా౦ [illegible]
[illegible] స్త లా౦రమూ౦యుస్తాలా౦రా౦ రా౦ ఖ౦వాశ్లలా౦రా౦
[illegible] లవిద్యాలమూ౦ద నూ౦ [illegible] మయు గలవా౦రు
[illegible] దస్తా౦దు లమా౦దా౦ద యియ్యన్లవా౦రు
బాష్టెలతో సుతచిరెయ్యి [illegible]
మవ౦౦ [illegible] వుష్య౦౦ఫులునూ౦వా౦లా౦ [illegible]
[illegible] వెమా౦విస్తు వా౦రమూ౦ర [illegible] యియూర
[illegible] వరి [illegible] మూ౦వా౦రూ౦వ రుగురె త్తినారు
[illegible] విధా౦లా౦బుట్టిగా౦తుయులు౦నిరిగా౦
[illegible] రవ రిగా౦ని గా౦తుయుగి౦సిరి [illegible] రవా౦రిస్లు
వా౦యుదా౦గి వశి చిత్తు లచుట్టె [illegible] గెసివరిన్నారు
[illegible] తన్నిన మూ౦రు మద్యా౦గి౦౦ధ సుగార్లు [illegible]
[illegible] ఖ్యూ౦గా౦రా౦ [illegible] ని లచి
[illegible] సంకెళూ౦ వదిని [illegible] రాయుడా
[illegible] సూ౦ [illegible] సూ౦రదా౦౦ [illegible]

[illegible] గుయుష్ఠా౦ [illegible] సతి [illegible] యులుస్తులు [illegible]
[illegible] ౦యుటేర పమష్యుడు నిర సా నద్ధరి [illegible]
[illegible] నా౦యుగా౦ధలా౦లు౦పెషా౦చుగా౦ [illegible] మయుగస్త
[illegible] ౦పగవిగిలోగా౦వ౦ధపట్టి తె౦౦య [illegible]
లా౦యు ఖుము౦ధను బలమల మా౦బా౦కలపప్పు [illegible]
నె౦౦విధవిఖు గి౦౦వి౦ధ౦వ ౦యుమా౦య లా౦బిలా [illegible]
వయుచినయు౦వయుయి [illegible] కపొడిబిరివెలవ [illegible]
వా౦[illegible] ష్టఖు౦గు గా౦వా౦కులపధ గుమి [illegible]
[illegible] ౦నె యిటా౦కనె తుల దూ౦ [illegible] దిచినా౦రు.
తె౦౦సి గుష్య [illegible] ౦వెసినా౦ర [illegible] ఖ్యలకా౦ధనుగా
నూ౦యు౦కి కొడి చికల గ౦పా౦ దూ౦ర [illegible] యియూర
నూ౦యు౦కి కొడి చికల గ౦పా౦ దుచలి [illegible] నె౦ర [illegible]
రంగా౦రా౦ [illegible] మెనల్లూ౦దూ౦చలిరా౦నె౦ [illegible]
నూ౦యు౦కి కొడి చికలగపా౦ దూ౦పా౦లవరన్న
నూ౦యు౦కి కొడి చికల గపా౦ [illegible] యుముర్లవరన్న
నూ౦యు౦కి కొడి చికల గస్తా౦ దు కి మ [illegible] గొరా౦యు-
నూ౦యు౦కి కొడి చికల గస్తా౦ దూ౦ఖూ౦పవిరా౦యియూర-
నూ౦యు౦కి కొడి చికల గపా౦దు ఖ౦టి [illegible]
నూ౦యు౦కి కొడి చికల గపా౦దు మురక౦దా౦యురుగు
[illegible] రు నూ౦యు౦కి ఖు౦౦ కొడిచి నూ౦ [illegible] శస్త్ర
[illegible] మిఘరా౦వులచా౦రా౦ వరి యికొడి చినా౦రు
[illegible] గమిని [illegible] సుగఖా౦దా౦ [illegible] నారికా౦రు -

[illegible]

...లను ...తురుపు గుర్తు... [illegible]

... [illegible] ... తెలిసి ...

...చేతులో ...ందు ... మనేను

... [illegible] ...

[illegible]

[illegible]

[illegible] సు రు [illegible] లమురా రలుగా [illegible] వరకు [illegible] వ్వీరి

[illegible] ములు గా [illegible] వాల్లులన్నా విధి తో చెప్పిరి

ములలో వున్నా [illegible] తుదగా సను తొండి [illegible]

[illegible] ముశి పెద్దనేవ రుడు మిర్గాలసి తన్నే

[illegible] గవ [illegible] గవ [illegible] తా [illegible]

[illegible] రు తకన్నె [illegible] మనార్లాదు

మన రంగా [illegible] దు [illegible] నదితు [illegible] బస్తాము

ద నే న వుంగ్గాసి బందివారికె తలువు [illegible] మనను

[illegible] రువంద [illegible] సె బంది తె [illegible]

[illegible] దు [illegible] నా [illegible] రుతుల [illegible] స రదా [illegible] సూ [illegible] దుర్గె పిలిపించి

[illegible] రం తో [illegible] స రదా [illegible] మా [illegible] వివరవ [illegible] సే [illegible]

మా [illegible] కు వం [illegible] లవి [illegible] లమా [illegible] ద సూ [illegible] ములు గల వారిని

[illegible] ని ద [illegible] దుల మా [illegible] దా [illegible] ద [illegible] వారు

[illegible] వృ రె [illegible] తా [illegible] రూ [illegible] పూ [illegible]

[illegible] తరు [illegible] మా [illegible] రుష్ట [illegible] మ [illegible] రుసె [illegible]

వుదా [illegible] వా [illegible] మా [illegible] వస [illegible] మె ము [illegible]

[illegible] ప [illegible]

[illegible] పది [illegible] ము [illegible] వుకు [illegible]

[illegible] దె [illegible] గూ [illegible] సూ [illegible]

గరి [illegible] గూ [illegible] సూ [illegible]

[illegible] తెలు [illegible] తెలు [illegible] కనదిలె [illegible]

[illegible] రమ్మ [illegible]

[illegible]

[illegible]

57

[illegible] సూ[illegible]వసానా [illegible]

[illegible] పండారయ[illegible]వేరు[illegible]

[illegible]నరనా[illegible]లు దీక్షిత [illegible] లాలంబరి[illegible]

[illegible]సుమరివే[illegible] [illegible]బలము

[illegible]

[illegible]

[illegible]

58

58

[illegible]

...సు నె [illegible] నందరాంబులు వాం [illegible] లిపించి

...సె నిల [illegible] నంద మువాంరాంబు

...లన గ నెనలాంమున్న [illegible] సెదొరగాంబు

...ంబుదెవుని చంపిన్నె [illegible] బుాంసె దొరగాంబు

[illegible] తనివాంపము [illegible] తనికె [illegible] నవాంరాంబు

...ంబుదెవునిదాంనంచె సెరమ్మ [illegible]

[illegible] నందరాంబు [illegible] రుబుంగులక్షుమన్న [illegible]

[illegible]

59

[illegible]

60

[illegible]

60